చిత్త'శుద్ధి' ఏదీ?

- తాగునీటి పథకాల నిర్వహణ గాలికొదిలిన అధికారులు
- మూలనపడిన నీటి నాణ్యత పరీక్షల కిట్లు
- రోగాల బారిన పడుతున్న ప్రజలు

వర్షా కాలం వ్యాధులు పొంచి ఉండే కాలం. ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా వ్యాధులు విజృంభిస్తాయి. ఇవేమీ పాలకులకు, అధికారులకు పట్టడంలేదు. రక్షిత మంచి నీటి పథకాలను శుభ్రం చేయకుండా నెలల తరబడి వదిలేస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన నీటి నాణ్యత పరీక్షల కిట్లు కూడా మూలన పడేశారు. గత్యంతరం లేక అదే నీటిని తాగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. ఇటీవల ఐదుగురు మరణించినా అధికారుల్లో చలనం లేదు.

– ఆళ్లగడ్డ

ఆళ్లగడ్డ, దొర్నిపాడు, చాగలమర్రి, రుద్రవరం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వందల సంఖ్యలో ప్రజలు డయేరియా, విషజ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాల్లో చేరి చికిత్స పొందారు. ఇప్పటికే ఐదుగురు కోలుకోలేక మృతి చెందారు. నీరు కలుషితం అవ్వడం వల్లే ప్రజలు డయేరియా బారిన పడ్డారని స్థానిక అధికారులు చెబుతున్నా.. నీటి పథకాలను శుభ్రం చేయించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

గత్యంతరం లేకనే..

గ్రామాల్లో 60 శాతం వరకు పేద కుటుంబాల వారు ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగే స్థోమత లేదు. గత్యంతరం లేక పంచాయతీల కుళాయిల నుంచి సరఫరా అయ్యే కలుషితనీటిని తాగతూ టైపాయిడ్, డయేరియా, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ. 10 నుంచి రూ. 20 వెచ్చించి 20 లీటర్ల ఫిల్టర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు.



పాతబస్టాండులో మంచినీటి ట్యాంకు పైపు లీకేజీ దృశ్యం

మూలనపడిన కిట్లు..

తాగునీటి పరీక్షలు చేయడానికి పంచాయతీలకు ప్రభుత్వం సరఫరా చేసిన నీటి పరీక్షల కిట్లు అటకెక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీరును అందించాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ప్రభుత్వం రూ.5వేల విలువ చేసే కిట్‌ను అందజేసింది. నీటిపై అనుమానాలు వచ్చినప్పుడు



గుంప్రమాన్ దిన్నెలో మంచినీటి పథకం దుస్థితి

తరచూ కిట్ ద్వారా పరీక్షలు చేయాలి. పరీక్షలు ఎలా చేయాలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కూడా ఇచ్చారు. తొలుత అక్కడక్కడా చేసినా.. అనంతరం ఆ ప్రక్రియను గాలికొదిలేశారు. కొన్ని పంచాయతీల్లో అయితే కిట్లను అస్సలు తెరవలేదు. ప్రస్తుతం బూజు పట్టి దర్శనమిస్తున్నాయి.

పెరిగిన లీకేజీలు..

కలుషితమవుతున్న తాగు నీరు


పైపులైన్లలో లీకేజీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సంబంధిత అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు లీకేజీల సమస్యలను గుర్తించకపోవడంతో ఆ లీకేజీ నీరంతా పైపు లైన్లలోకి వెళ్లడంతోనే అనేక సమస్యలకు కారణంగా మారుతోంది. మురుగు కాల్వలు, పెంట దిబ్బల్లో ఏర్పాటు చేసిన పైపులైన్ల పరిస్థితి ఎలా ఉందో ఎవరూ పర్యవేక్షించడం లేదు. దీంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

నియోజకవర్గంలో ఇలా..

నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల పరిధిలో 104 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో 12, ఆళ్లగడ్డ మండలంలో 57, ఉయ్యాలవాడ 32, దొర్నిపాడు 42, చాగలమర్రి 73, శిరివెళ్ల 80, రుద్రవరం 87 మొత్తం 383 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వార పంచాయతీల్లోని ప్రజలకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం.. పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం వెరసి 383 మంచి నీటి పథకాల్లో కనీసం ఏ ఒక్క ట్యాంకును కూడా సరిగా శుభ్రం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు ఇవీ..

- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ట్యాంకు 15 రోజులకోసారి కచ్చితంగా శుభ్రం చేయాలి. తర్వాత మళ్లీ ఏ తేదీన శుభ్రం చేస్తారో ఆ తేదీని ట్యాంకు బోర్డుపై రాయాలి.
- ప్రతి రోజు ట్యాంకుల్లో లీటరు నీటికి 0.2 మిల్లీ గ్రాముల బ్లీచింగ్ కలపాలి. మూడొంతుల పంచాయతీల్లో ఈ నిబంధనలు పాటించడంలేదు. బ్లీచింగ్ 4, 5 నెలలకోసారి తూతూ మంత్రంగా కలుపుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
- ట్యాంకు శుభ్రత తేదీలను గోడలపై రాయడం లేదు. కొన్ని ఏడాదికి ఒకసారి శుభ్రం చేస్తుండగా అనేక ట్యాంకులు దశాబ్దాలుగా అస్సలు శుభ్రమే చేయలేదు. అనేక ట్యాంకులకు శుభ్రంచేసెందుకు పైకి ఎక్కడానికి నిచ్చెనలు కూడా లే వు. అయినా క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నామని రికార్డుల్లో రాసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.



మందలూరులో మంచినీటి పథకం దుస్థితి →

క్లుప్తంగా

వ్యాసరచన పోటీలకు విశేష స్పందన



వ్యాసరచన పోటీలకు హాజరైన విద్యార్థినులు

నంద్యాల(న్యూటౌన్): అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఫౌండర్ సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఉర్దూ మున్సిపల్ బాలికల పాఠశాలలో మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ప్రతిభ కనబర్చిన వారికి ఈనెల 17వ తేదీన మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని మజ్లీస్ వుల్ అల్ మేవా కమిటీ జిల్లా అధ్యక్షుడు అఫీజ్ అంజద్‌బాషా సిద్ధిఖీ తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్లు అబ్దుల్ అజీజ్, అంజాద్‌షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయం



మాట్లాడుతున్న మధుసూదన్‌రెడ్డి

నంద్యాల(అర్బన్): గ్రామీణ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం సంఘ్ రైతు ప్రతినిధులతో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఐకమత్యంతో మెలగాలన్నారు. సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా అంకాల్‌రెడ్డి, కార్యదర్శిగా భూపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా భాస్కరరెడ్డితో పాటు వెంకటరాముడు, సూరిబాబు, ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా మృతికి సంతాపం

నంద్యాల(న్యూటౌన్): ప్రొఫెసర్ సాయిబాబా మృతికి పీడీఎస్‌యూ, సీపీఐఎంఎల్ న్యూడెమో క్రసీ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం గర్వించే దగ్గ మేధావి సాయిబాబా అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు అజీజ్ బాషా, మహబూబ్‌బాషా, ఖాజా, అక్బర్, ఉరుకుందప్ప, విజయ్, పీడీఎస్‌యూ నాయకులు బాలాజీ, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

దొర్నిపాడు: మండలంలో మంగళవారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. డబ్ల్యూ గోవిందిన్నె, దొర్నిపాడులో నిర్వహించిన పల్లెపండుగలో పాల్గొన్న అనంతరం ఎంపీపీ అమర్‌నాథ్‌రెడి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం స్థానిక సొసైటీ గోదాంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సీకాలనీ వాసులు కలిసి తమ కాలనీలో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయని వాటిని మార్చివేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శకుంతల,ఎంపీడీఓ సావిత్రి, ఈఓపీఆర్డీ సులోచన తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధికి కృషి



భూమి పూజ చేస్తున్న మంత్రి ఫరూక్

గోస్పాడు: పల్లెల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎస్.నాగులవరం, పసురపాడు గ్రామాల్లో పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.నాగులవరం కార్యక్రమంలో మంత్రి పాల్గొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రహదారుల అభివృద్ధి కోసం మండలానికి రూ.3.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

గురురాఘవేంద్ర విద్యార్థుల ప్రతిభ

నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీలో ఉన్న గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కోచింగ్ సెంటర్ అధినేతలు డాక్టర్ దస్తగిరిరెడ్డి, షేక్షావలిరెడ్డి మంగళవారం తెలిపారు. ఆర్ఆర్‌జీ ఆఫీసర్ ఉద్యోగాలకు 5,360, క్లరికల్ ఉద్యోగాలకు 3,853, ఐబీపీఎస్ క్లరికల్ ఉద్యోగాలకు 2,018 మంది విద్యార్థులు మెయిన్‌కు ఎంపికైనట్లు తెలిపారు. 2024-25 వార్షిక సంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో మెయిన్‌కు అర్హత సాధించారన్నారు.

సస్యరక్షణ పద్ధతులతో అధిక దిగుబడులు

ఉయ్యాలవాడ: మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా సస్యరక్షణ పద్ధతులు పాటించాలని కోవెలకుంట్ల ఉద్యానవన శాఖ అధికారిణి ధరిణి సూచించారు. మంగళవారం మండలంలోని ఇంజేడు, ఆర్.జంబులదిన్నె, ఉయ్యాలవాడ, అల్లూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మిరప పంటను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి, మిరప పంటలో నీరు నిల్వ వున్న వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మొక్క ఆకుల తలలు వాలినట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. నివారణకై 10 గ్రాముల యూరియా ఒక లీటర్ నీటిలో కలిపి వారానికి రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. మొక్కకు తెల్లదోమ, తామర పురుగు తెగుళ్ల ఆశించకుండా ఉండేందుకు మిరప పంట పొలంలో ఎకరాకు 30 నుంచి 50 నీలి, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పురుగుల ఉధృతిని గుర్తించడానికి కనీసం ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని రైతులను కోరారు. ఈమె వెంట వ్యవసాయ గ్రామ సహాయకులు సరళ, భారతి, శిరీష, భవానీ ఉన్నారు.



ఉయ్యాలవాడలో మిరప రైతులకు సూచనలు చేస్తున్న ఉద్యానవన శాఖ అధికారిణి

పంట సాగులో మెలకువలు పాటించాలి

గోస్పాడు: పంటల సాగులో రైతులు మెలకువలు పాటించాలని వ్యవసాయాధికారి స్వప్నికారెడ్డి అన్నారు. మండలంలోని పసురపాడు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరిపైరులో సామూహిక ఎలుకల నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

జింకు సల్ఫేట్ పిచికారి చేయాలి

నంద్యాల(అర్బన్): వరిలో జింకు లోప నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని చాపిరేవుల, పాండురంగాపురం గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొటాష్ ఎరువులు వాడటం ద్వారా పంటల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సాలువరి సాగు చేయడం ద్వారా నీటి లభ్యత తక్కువైనా పంట దిగుబడులు సాధించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారిణి మల్లీశ్వరి, హెచ్ఓ శ్రీధర్, ఏఈఓ మణిమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, మమత, రైతులు పాల్గొన్నారు.

చాగలమర్రి: రైతులు పంట సాగులో సస్య రక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని ఏఓ రంగనేతాజి అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దబోధనం, నేలంపాడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మొక్కజొన్న పంట తడిసిపోతే వెంటనే ఆర్‌బీకేల్లో సమాచారం అందించాలన్నారు.

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు

చాగలమర్రి: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని పంచాయతీ సిబ్బందిని ఎంపీడీఓ మంజులవాణి హెచ్చరించారు. మంగళవారం ఆమె మండలంలోని గోడిగనూరు, డి.వనిపెంట, శెట్టివీడు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా గోడిగనూరు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు, అంగన్‌వాడీ పరిసర ప్రాంతాల వద్ద నిలిచి ఉన్న మురికి నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. అలాగే సచివాలయ సమీపంలో తాగునీటి కుళాయి మురికి నీటిలో ఉండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ వెంట ఈఓపీఆర్డీ తాహీర్ హుసేన్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.



గోడిగనూరులో అంగన్‌వాడీ కేంద్రం వద్ద నిలిచిన మురుగు నీటిని పరిశీలిస్తున్న ఎంపీడీఓ మంజులవాణి

రేపు వాల్మీకి జయంతి ఉత్సవాలు


నంద్యాల(అర్బన్): ఈనెల 17న మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి చింతామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నిర్వహణలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థి సంఘాలు, వాల్మీకి సంఘాల నాయకులు హాజరు కావాలన్నారు.

వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

వాల్మీకి మహర్షి జయంతిని జిల్లా వ్యాప్తంగా ఈనెల 17న ఘనంగా నిర్వహిద్దామని ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న, ఉపాధ్యక్షుడు నాగేశ్వర రావు అన్నారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో వాల్మీకి సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం ఎంవీఆర్ పీఎస్ నాయకులు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మధుగోపాల్, జయరాం, సుబ్బరాయుడు, పరమేష్, పాల్గొన్నారు.

భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

ఉయ్యాలవాడ: స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌టీ నిర్వాహకులు రాఘవరెడ్డి, రియాజ్ పేర్కొన్నారు. మంగళవారం దివ్యాంగ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఆదామ్, ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

అకాల వర్షాలు..అన్నదాత అవస్థలు

గోస్పాడు: గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం కురుస్తుండటంతో పైర్లను నూర్పిడి చేసుకోవాలన్నా, నూర్పిడి చేసి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబోసుకోవాలన్నా ఇబ్బందిగా మారింది. పచ్చి ధాన్యం ఆరకపోతే గింజ దెబ్బతింటుంది. దీంతో కొందరు రైతులు ధాన్యాన్ని సమీపంలోని ఖాళీ ప్రదేశాలు, కలాల్లో తరలించి కుప్పలుగా పోసుకున్నారు. అయితే, మూడునాలుగు రోజుల నుంచి తుఫాను ప్రభావంతో చినుకులు పడుతుండటంతో ఆరబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం మండలంలో మినుము, సోయాబీన్ పైర్లు కోత దశకు చేరాయి. ఎకరాకు రూ.15 నుంచి రూ.20వేల దాకా పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షం కురుస్తుండటంతో తమకు దిక్కుతోచడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు..



గోస్పాడు శివారులో ఆరబోసిన సోయాబీన్ దిగుబడులు



దెబ్బతిన్న పైరును చూపుతున్న రైతులు

అబ్దుల్‌కలాం జీవితం స్ఫూర్తి దాయకం

నంద్యాల(న్యూటౌన్)/(వ్యవసాయం): మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వివేకానంద ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా, దేశ ప్రథమ పౌరుడిగా విశేష సేవలు అందించి దేశ ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకుని అందులో రాణించాలన్నారు. విద్యార్థులు తాము సాధించే వ్యక్తిగత విజయం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు లలితా సరస్వతి, రమణమ్మ, వసంతకుమార్, ప్రిన్సిపాల్ సుబ్బయ్య పాల్గొన్నారు.

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో...

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ కార్యాలయంలో అధ్యక్షుడు నిజాముద్దీన్ ఆధ్వర్యంలో కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ కొెట్టి చంద్రశేఖర్ సహకారంతో ముగ్గురు దివ్యాంగ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనాలు అందించారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, క్లబ్ సభ్యులు శిరిగిరి రమేష్, సుధాకర్ రెడ్డి, కూర ప్రసాద్, సోమేశుల నాగ రాజు, ఆంజనేయులు గుప్తా, రవీంద్ర, మేడా చంద్రశేఖర్, సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.



నంద్యాలలో అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తిదాయకం

చాగలమర్రి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తి దాయకమని ప్రధానోపాధ్యాయులు ఎం.కోటయ్య అన్నారు. కలాం 93వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పేపర్ బాయ్ నుంచి మన దేశ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా పనిచేసి ఎనలేని సేవలు అందించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో పాటు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బిరుదు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఐడీకే శాస్త్రి, మహబూబ్‌బాషా, శివశంకర్, రవీంద్రారెడ్డి, సురేషప్పా, పీడీ దాదాపీర్, విద్యార్థులు పాల్గొన్నారు.



చాగలమర్రి.. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

సీడ్‌పత్తి పనులకు బ్రేక్

దొర్నిపాడు: తుపాను కారణంగా మండలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు రెండు రోజులుగా బ్రేక్ పడింది. మండలంలో అత్యధికంగా 1,022 హెక్టార్లలో సీడ్ పత్తిని సాగు చేశారు. దీంతో వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. క్రాసింగ్ చేయక పోవడంతో మొగ్గలన్నీ విచ్చిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సచివాలయ ఉద్యోగులకు సన్మానం

గోస్పాడు: బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులను మంగళవారం సాంబవరం సర్పంచ్ ఐజయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు శంకర రెడ్డి, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సచివాలయ పంచాయతీ కార్యదర్శి శిరీష, సర్వేయర్ ఆయేషా బదిలీపై వెళ్లారు. సచివాలయం ద్వారా ప్రజలకు వారు ఎంతో సేవ చేశారని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఉద్యోగులను, కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి స్వర్ణను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.

అన్న క్యాంటీన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి

నంద్యాల(రూరల్): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. క్యాంటీన్ సిబ్బందితో కమిషనర్ మాట్లాడుతూ క్యాంటీన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

చిన్న చెరువుకట్ట పార్క్ పరిశీలన

పట్టణ శివారులోని చిన్న చెరువు కట్ట మున్సిపల్ పార్క్‌ను మంగళవారం మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న వారితో కమిషనర్ మాట్లాడుతూ పార్క్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటేషన్ అధికారులు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం

నంద్యాల: ఎవరైనా ర్యాంగింగ్‌కు పాల్పడితే జీవితాలు నాశనమవుతాయని నంద్యాల మహిళా పోలీసు స్టేషన్ సీఐ జయరాముడు, త్రీటౌన్ సీఐ సూర్యమౌళి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ చేయడం వల్ల తలెత్తే పరిణామాలు, సైబర్ క్రైమ్‌పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధించడం జరిగిందని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. స్కాలర్‌షిప్‌లు/ఫెలోషిప్‌లను నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్ , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సీఐ జయరాముడు

పరిశుభ్రతతో ఆరోగ్యం

గోస్పాడు: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండొచ్చని రాష్ట్రీయ బాల స్వాస్థ్య జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతరావు నాయక్ అన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశుభ్రతను అలవర్చుకోవాలన్నారు. భోజనానికి ముందు తప్పని సరిగా చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండే బలవర్ధక ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది వెంకటరమణ, వీరన్న, లక్ష్మీదేవి, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

గోస్పాడు: ప్రభుత్వ అనుపత్రికి వచ్చేరోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎంపీపీ ఆర్థర్‌సైమాన్ అన్నారు. గోస్పాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. తహసీల్దార్ షేక్‌మొహిద్దీన్, వైద్యాధికారులు కాంతారావు నాయక్, గోపాల్ హాజరైన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని వైద్యాధికారి కాంతారావునాయక్ కోరారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వార్డు, ల్యాబ్, ఆసుపత్రి ఆవరణాన్ని ఎంపీపీ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుధామణి, ప్రమీళ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.



వైద్యులతో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు

మహానందీశా..ఏంటీ దుస్థితి

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మహానంది అంటే మహానందానికి నిలయం. నల్లమలలో వెలసిన మహానంది అందాలు చూసిన భక్తులు మంత్రముగ్ధులవుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. నంద్యాల జిల్లాలో జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయం తర్వాత మహానంది ప్రసిద్ధ శైవక్షేత్రం అనేది అందరికీ తెలిసిందే. దీంతో పాటు ఏడాదికి రూ.17 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ మహానంది ఆలయ పరిసరాలు మాత్రం అపరిశుభ్రంగా మారుతుండడంతో ఆలయ పవిత్రత దెబ్బతింటుందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు

మహానందీశ్వరస్వామి ఆలయం పరిసరాల్లోనే పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. అసలే కొండప్రాంతం, ఇక పరిసరాలు ఇలా ఉంటే పాముల సంచారం ఇంకా ఎక్కువగా ఉంటుందని భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహానందిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం ఏటా 65 మందిని టెండర్ల ద్వారా తీసుకుంటున్నారు. వారికి నెలకు ఒక్కొక్కరికి సుమారు రూ. 13వేలు దేవస్థానం చెల్లిస్తుంది. 65 మందిలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనుల కోసం కొంత మందిని కేటాయించినా కనీసం ఆలయ పరిసరాల్లోని పిచ్చిమొక్కలను తొలగించే బాధ్యత లేకుండా వ్యవహరించడం బాధాకరం.



కేశఖండనశాల వద్ద బోర్డు పడిపోగా, పక్కనే పెరిగిన పిచ్చిమొక్కలు